

వాలంటీర్ల నిరసన

ప్రజాశక్తి- పెదబయలు రూరల్: అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తమ క్షమాపణ చెప్పాలని మండల కేంద్రంలో వాలంటీర్లు నిరసన చేపట్టారు. అంబేద్కర్ సెంటర్‌లో నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎస్ఐ పి.మనోజ్ కుమార్‌కు పవణ్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఈ కార్యక్రమంలో వి. కరుణ, మనోహార్, ప్రసాద్, కృష్ణ, ఆనంద్ పాల్గొన్నారు.



నిరసన చేపడుతున్న వాలంటీర్లు

మారుమూల పల్లెలకు వైద్య సేవలు

-ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
- కోరుకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి-పాడేరు: గిరిజన ప్రాంతంలో మారుమూల పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. చింతపల్లి మండలంలోని మారుమూల ప్రాంతమైన కోరుకొండ గ్రామంలో రూ.90 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పాడేరు ఐటిడిఎ పీఒ అభిషేక్‌తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉందన్నారు. మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు, వైద్య సేవలు, ఉత్తమ విద్య అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. పేదవారెవరూ వైద్యం అందలేదనో, సరైన విద్య లభించలేదనో బాధపడకూడదని జగన్మోహన్ రెడ్డి నిత్యం చెబుతూ ఉంటారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒకపక్క సంక్షేమానికి, మరోపక్క అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తుందన్నారు. హాస్పిటల్స్, పాఠశాలలు నిర్మించడం, పాతవాటిలో మౌలిక వసతులు సదుపాయం కల్పించడం వంటివి ఈ నాలుగేళ్లుగా నిరంతరాయంగా చేపడు తున్నామని తెలిపారు. అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించడం భావ్యం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా మద్దతిస్తున్నారన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొర్ర రమేష్, వైస్ సర్పంచ్ కామరాజు, ఎంపీటీసీ బచ్చుల మచ్చమ్మ, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జికే వీధి ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు మోరి రవి, సచివాలయం కన్వీనర్ మోహన్, మండల కన్వీనర్ పాంగి గుణబాబు, ఎంపీటీసీలు మీనా కుమారి, మోహనరావు, లోవరాజు, బెన్నవరం సచివాలయ కన్వీనర్ బొజ్జన్న దొర, నాయకులు తిరుపతి, సత్యనారాయణ, టి.లోవరాజు, వార్డు మెంబర్లు ఎండ్రిపల్లి కృష్ణ, పాంగి లింగారావు, పాంగి లింగేశ్వరరావు, వెంచర్బా గంగమ్మ, నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


పిఒతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

సంక్షేమ పాలన సీఎం జగన్‌తోనే సాధ్యం
ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి

పాడేరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమ వుతుందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల గ్రామాలు బూరుగు బయలు, తోటల మామిడి గ్రామాలలో పర్యటించారు. స్థానిక సర్పంచ్ కొర్ర రమేష్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా 153 గడపలను సందర్శించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అర్హత ఉండి పథకాలు ఎవరికైనా అందకపోతే వెంటనే తెలియజేయాలని భాగ్యలక్ష్మి సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు. ఎన్నికల హామీలు 99 శాతానికి పైగా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పార్టీలక తీతంగా అర్హులందరికీ పథకాలు అందజేస్తున్నామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలతో గడిచిన నాలుగేళ్లలో మూడు లక్షల కోట్ల ప్రజల ఖాతాల్లో డిబిటి విధానం ద్వారా జమ చేశారని వెల్లడించారు. సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కామరాజు, ఎంపీటీసీ బచ్చుల మచ్చమ్మ, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జికే వీధి ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు మోరి రవి, సచివాలయం కన్వీనర్ మోహన్, మండల కన్వీనర్ పాంగి గుణబాబు, ఎంపీటీసీలు మీనా కుమారి, మోహనరావు, లోవరాజు, బెన్నవరం సచివాలయ కన్వీనర్ బొజ్జన్న దొర, నాయకులు తిరుపతి, సత్యనారాయణ, టి లోవరాజు, వార్డు మెంబర్లు ఎండ్రిపల్లి కృష్ణ, పాంగి లింగారావు, పాంగి లింగేశ్వరరావు, వెంచర్బా గంగమ్మ, నాయకులు, కార్యకర్తలు సచివాలయం , సిబ్బంది పాల్గొన్నారు


వాలంటీర్ల మెమోంటోలు అందజేస్తున్న సిపిఎం నేతలు సత్యనారాయణ, చిన్నబాబు

'పోలవరం పోరుకేక' వాలంటీర్లకు అభినందనలు

ప్రజాశక్తి-విఆర్.పురం

పోలవరం పోరుకేక పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్ల అభినందన సభ గురువారం మండల కేంద్రం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగింది. పోలవరం పోరుకేక పేర ఎటపాక మండలం నెల్లిపాక నుండి విజయవాడ వరకు 15 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించిన విషయం విధితమే. ఈ పాదయాత్రలో విఆర్.పురం మండలం నుండి పాల్గొన్న వాలంటీర్లకు అభినందన సభ ఏర్పాటు చేయగా, వారంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాల్లాడుతూ పోరుకేక పాదయాత్ర సందర్భంగా ప్రజలు అనేక సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ గ్రామ గ్రామాన నిర్వాసితులు పాదయాత్ర బృందానికి ఎదురెళ్లి నీరాజనాలు పలికారని పేర్కొన్నారు. అనంతరం మండలం నుండి పాల్గొన్న 94 మంది వాలంటీర్లకు మెమోంటోలను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రేఖపల్లి వార్డు మెంబర్ కట్టం లక్ష్మి, వెట్టి శ్రీను, తోడం అమరావతి, కూర జోగయ్య, పోడియం గంగరాజు, కొవ్వాసి లక్ష్మణ్, మడకం రాధ, వాలంటీర్లు బృందం పాల్గొన్నారు.

అక్రమ బదిలీలు రద్దు చేయాలని..

యుటిఎఫ్ నేతల నిరసన

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని, బదిలీ కాబడిన ఉపాధ్యాయులకు జీతాలు తక్షణమే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాడేరు లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అనేక పోరాటాలు ద్వారా సాధించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వమే దొడ్డి దారిన అక్రమ బదిలీలు చేయడం అన్యాయమని తెలిపారు. అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్‌లో బదిలీలు చేస్తున్నామని చెప్పి కొన్ని పోస్టులను బ్లాక్ చేసి తీరా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత బ్లాక్ చేసిన పోస్టులలో దొడ్డి దారిన కొంత మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.దేముడు, జిల్లా కౌన్సిలర్ ఎస్.కన్నయ్య, ఎస్. బాలకృష్ణ , కర్రి బాబు, యం.మోహాన్, దుక్కు, బంటు శ్రావణ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.



నినాదాలు చేస్తున్న యుటిఎఫ్ నేతలు


ఎంపీ మాధవితో మాట్లాడుతున్న ఎంపిటిసి

ఎంపీ మాధవిని కలిసిన ఎంపిటిసి

ప్రజాశక్తి- కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవిని విశాఖలోని ఆమె నివాసంలో కొయ్యూరు మండలం డౌనూరు ఎంపిటిసి సభ్యులు బిడిజనా అప్పారావు, కొయ్యూరు మండల పంచాయతీరాజ్ శాఖ అధ్యక్షులు పొట్టిక పోతురాజు, వార్డు మెంబర్ లెగుల ప్రసాద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.


అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూరిల్లు

అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

ప్రజాశక్తి-కొయ్యూరు

మండలంలోని నల్లగొండ గ్రామంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి గ్రామానికి చెందిన కోనేపు అచ్చియ్యమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తి కాలిబూడిదైంది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితురాలు అచ్చియ్యమ్మ కోరుతున్నారు.


శంకుస్థాపన చేస్తున్న జెడ్‌పిటిసి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి -హుకుంపేట: జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్లకు జడ్పీటీసీ రేగం మత్స్యలింగం గురువారం శంకుస్థాపన చేపట్టారు. మండలం లోని తాడేపుట్టు పంచాయతీ ఉర్రడా గ్రామంలో రూ 3.00లక్షల వ్యయంతో 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ కాల్వల నిర్మాణంకు స్థానిక ఎంపీటీసీ కిలాగాడ సింహాచలం, సర్పంచ్ సోమేల సత్యవతి, బాకూరు సూపర్ ఎంపీటీసీ నైని సత్తి బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. సిసి రోడ్లు చక్కగా వేసుకోవాలని స్థానిక సర్పంచ్‌కి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీసరి వెంకట్రావు, లక్ష్మయ్య, వార్డ్ మెంబర్ సీదారి రాజారావు, వైసిపి నాయకులు అదేరి బొంజుబాబు, వాలంటర్ సన్యాసిరావు, రాంబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

4,368 ధ్రువపత్రాల పంపిణీ

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో గురువారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 4,368 ధ్రువపత్రాలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలోని 18 సచివాలయాల్లో జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. 15,764 గృహల నుంచి వాలంటీర్ల యాప్‌లో వివిధ సర్టిఫికెట్ల కోసం 15,118 వినతులు రాగా, 13,601 టోకెన్లు నమోదు చేశారు. 10,465 దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడం జరిగిందని, అందులో 4,368 సర్టిఫికెట్లు పంపిణీ చేశామన్నారు. 59 దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా మిగిలిన 6,038 సర్టిఫికెట్లు రానున్న రెండు, మూడు రోజుల్లో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని కలక్టర్ తెలిపారు.

ఎమ్మెల్సీ రవిబాబు దృష్టికి సమస్యలు

ప్రజాశక్తి అరకులోయ రూరల్: ఎమ్మెల్సీ కుంభా రవిబాబును విశాఖపట్నంలో ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం వైసిపి టీమ్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సమర్డి రఘునాథ్, సీనియర్ నాయకులు పెట్టేలి సుంక్ర మర్యాద పూర్వకంగా కలిశారు. అరకు నియోజకవర్గ పరిధిలోని గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్డు, తాగునీటి వివిధ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

మొక్కల పంపిణీ

ప్రజాశక్తి-జి.మాడుగుల: మండలంలో నుర్మతి గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు, ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో బొయితిలి, కిల్లం కోట, బీరం, నుర్మతి పంచాయతీలకు చెందిన గ్రామ ప్రజలకు 7700 సిల్వర్, నాలుగు వేల స్వీట్ ఆరెంజ్ మొక్కలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చోడి విత్తనాలు కూడా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.

జెడ్‌పి హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత

- పదేళ్లుగా హిందీ టీచర్ లేని వైనం
- తెలుగు పండిట్ పోస్టు ఖాళీ

ప్రజాశక్తి -సీలేరు

జీకే వీధి మండలం సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు 253 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలకు పదేళ్లగా హిందీ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు నియమించకపోవడంతో విద్యార్థులు ఆ సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించింది కాని సీలేరు హైస్కూల్‌కు హిందీ టీచర్‌ను నియమించలేదు. హిందీ సబ్జెక్టు బోధించేవారు లేకపోవడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు.

మరో వైపు తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఒకరు మాత్రమే ఉన్నారు. మరో తెలుగు పండిట్‌ను నియమించవలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించకపోవడం వలనే ఈ పరిస్థితి నెలకొంది. తెలుగు పండిట్ లేకపోవడంతో పెద్ద తరగతులకు విద్యాబోధన జరగడం లేదు. తెలుగు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలని కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పాఠశాలకు తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని నియమించే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హిందీ, తెలుగు పండిట్ ఉపాధ్యాయులను తక్షణమే నియమించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.



సీలేరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత

వైద్య సిబ్బందికి ఎంపిడిఒ ఆదేశం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఈగలు దోమల సంఖ్య పెరిగి సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు ఆదేశించారు. మండలంలోని లాగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఎంపిడిఒ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పిహెచ్‌సిలో రికార్డులు, వార్డు, వసతులు, మందులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాగరాయి గ్రామంలో ఇటీవల మలేరియా సోకిన బాధితుడిని ఎంపీడీవో పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మలేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామంలో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు పిహెచ్‌సి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, వైద్య సిబ్బంది పిహెచ్‌సిలో రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లాగరాయి సర్పంచ్ మిర్యాల గణలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బొడ్డు వెంకటరమణ, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుష్మ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ పాల్గొన్నారు.


లగరాయి పిహెచ్‌సిని పరిశీలిస్తున్న ఎంపిడిఒ యాదగిరీశ్వరరావు

విధులకు గైర్హాజరైన వైద్యాధికారిపై చర్యలకు వినతి

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

మూడు రోజులుగా విధులకు గైర్హాజరైన మండలంలోని లాగరాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ జేఏసీ రంపచోడవరం డివిజన్ చైర్మన్ వంతు బాలకృష్ణ గురువారం స్థానిక ఎంపీడీవో యాదగిరిశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ లాగరాయి పిహెచ్‌సి పరిధిలో లాగరాయి, కింద్ర, కిర్రాబు, లబ్బర్తి, గడుఓకుర్తి పంచాయితీలకు చెందిన సుమారు 25 గ్రామాలు ఉన్నాయని, 6 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారని తెలిపారు. వీరంతా ఏ రోగమొచ్చినా లాగరాయి పీహెచ్‌సీకే వస్తారని, ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం ఈ పిహెచ్‌సిని 24 గంటల ఆసుపత్రిగా మార్చిందని చెప్పారు. పిహెచ్‌సిలో ఇద్దరు వైద్యాధికారులను నియమించారని, వీరిలో ఒకరు బయటకు వెళ్లినా మరొకరు పీహెచ వైద్యాధికారి నిరంతరం అందుబాటులో ఉండాల్సి ఉందని తెలిపారు. పిహెచ్‌సి వైద్యాధికారి రవీంద్ర మూడు రోజులుగా విధులకు హాజరు కాలేదని, దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిహెచ్‌సి పరిధిలో రెండు మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అధికారులు తక్షణమే వైద్యాధికారులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, పీహెచ్సీలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


ఎంపిడిఒకు వినతిపత్రం ఇస్తున్న బాలకృష్ణ

చిట్టెంపాడులో 'పొలంబడి'

ప్రజాశక్తి-కొయ్యూరు

మండలంలోని చిట్టెంపాడు గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి డి.ఉమాదేవి ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. 1 కిలో వరి విత్తనాలకు 8 గ్రాముల సూడోమోనాస్ కలిపి విత్తనాలు శుద్ధి చేస్తే, విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్లు అరికట్టవచ్చని ఏవో తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.



విత్తన శుద్ధి గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎఒ ఉమాదేవి

గిరిజనుల వినూత్న నిరసన

ప్రజాశక్తి-కోటవురట్ల:అణుకు గ్రామానికి పాఠశాల, రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ చేపట్టిన గిరి పుత్రుల రిలే నిరాహార దీక్షలు గురువారం 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరి పుత్రులు గ్రామం నుండి డోలీమోస్తు.. ఐతెన్నాళ్లీ డోలీమోత అని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు మాట్లాడుతూ, అణుకు గిరి పుత్రులకు రహదారి, పాఠశాల నిర్మించకపోవడం దారుణమని తెలిపారు. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించు కునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, విద్యార్థులు చదువుకునేందుకు కాలినడకన రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చి పాఠశాల, రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ, గిరి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఉగ్గిన రాము, సిపిఎం మండల నాయకులు దేవేడ్‌రాజు, ఎం.రాజుబాబు, టి కొండబాబు, రమేష్, రఘు బాబు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

21 నుంచి ఓటర్ల నమోదు

ప్రజాశక్తి -కొత్తకోట:ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఇంటింటికి ఓటర్ల నమోదు, పరిశీలన కార్యక్రమాన్ని బిఎల్‌వో, సూపర్ వైజర్లు విజయ వంతం చేయాలని చోడవరం నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఓటర్ల నమోదు అధికారి) కె. ప్రమీల గాంధీ సూచించారు. రావికమతం మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం తహసీల్దార్ మహేశ్వరరావు ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయి ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ నెల రోజుల పాటు నిర్వహించే డోర్ టు డోర్ కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. ఇంటింటికి సంబంధిత అధికారుల బృందం తిరిగి వివరాలు సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు సంబంధించి బిఎల్‌వో, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ దివ్యశ్రీ పాల్గొన్నారు.

జనసేన నిరసన

ప్రజాశక్తి-మాడుగుల:రహదారుల అధ్వాన స్థితి పై గురువారం ఎం.కోటపాడు వద్ద జనసైనికులు నిరసన చేపట్టారు.జన సేన నేతలు రాయపరెడ్డి కృష్ణ, గుమ్మడి శ్రీరామ్ వీర సురేష్ పాల్గొన్నారు వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొందరు వాలంటీర్లు మాత్రమే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మిగిలిన అందరూ నిజాయితీగానే పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై అనేక అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

వెంకన్నను దర్శించుకున్న చాగంటి

ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రముఖ ప్రవచనకారులు, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు గురువారం ఉదయం ఉపమాక వెంకన్న క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, భాగవతుల సాయి గోపాల ఆచార్యులు ఆలయ మర్యాదలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామిని చాగంటి దర్శించుకున్నారు.స్వామివారి శేష వస్త్రాన్ని చిత్రపటాన్ని చాగంటికి బహుకరించారు.ఉపమాక క్షేత్రాన్ని దర్శించుకోవడంతో ఇంద్రియాలను జయించే భాగ్యం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులు నున్న సుభాష్, భగవాన్, గోర్స అప్పలాచారి, గురుభవాని దవరసింగి రాంబాబు పాల్గొన్నారు.

హామీ ఏమైందని ఎమ్మెల్యే గారూ...

ప్రజాశక్తి-రోలుగుంట:గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు లోసింగి, పెద్ద గురువు, కొత్తలోసింగి గ్రామాలకు పాఠశాల ఏర్పాటు చేస్తానని రెండు నెలల క్రితం హామీ ఇచ్చారని, నేటికి ఆ హామీ నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గుర్రంపై ఎక్కి మరీ గడపగడపకు కార్యక్రమానికి వెళ్లారన్నారు. ఆ మూడు గ్రామాల్లో పివిటిజి కోందు తెగకు చెందిన వారు 50మంది పిల్లలు ఉన్నారని, పాఠశాలకు పంపించాలంటే ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. దీంతో పాఠశాల ఏర్పాటు చేయాలని వారంతా ప్రాదేయ పడగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు దాటినా ఆ హామీ గాలికి వదిలేశారన్నారు.

మత్స్యకారుల త్యాగంతోనే 'గంగవరం' నిర్మాణం

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్



దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న ఆర్‌కెఎస్‌వి.కుమార్

ప్రజాశక్తి- గాజువాక : గంగవరం మత్స్యకారులు ఇళ్లు, భూములు, సముద్ర వేటను త్యాగం చేసిన ఫలితంగానే గంగవరం పోర్టు నిర్మాణం జరిగిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ గుర్తుచేశారు. అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష గురువారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఆర్‌కెఎస్‌వి.కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, కార్యదర్శి బి.జగన్, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి కుమారమంగళం, జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి నిరసన శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమను అదాని యాజమాన్యం దోచుకుంటుందన్నారు. కార్మికుల జీతాలు పెంచమంటే ఉద్యోగాలు తొలగిస్తూ నోటీసులు, వాయిస్ మెసేజ్‌లతో కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. ఈ పోరాటంలో కార్మికులు విజయం సాధిస్తారని స్పష్టంచేశారు. విశాఖపట్నం పోర్టులో కనీస జీతం రూ.36,400 ఇస్తున్నారని, ఇక్కడ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని సంప్రదింపులు ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు.

వైసిపి గాజువాక నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ, జీతాల కోసం అదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి వైసిపి అండగా ఉంటుందన్నారు. సమస్యను ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గంగవరం పోర్టులో 10.4 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను నిర్వాసితులు, ప్రజల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అదానికి కట్టబెట్టిందని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అండ చూసుకొని అదాని పోర్టు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. న్యాయవాది గంటా మోహన్, ప్రొఫెసర్ సూరప్పుడు, సిపిఐ గాజువాక ఇన్‌ఛార్జి కసిరెడ్డి సత్యనారాయణ, సిఐటియు స్టీల్ జోన్ కార్యదర్శి కొవిరి అప్పలరాజు, వైసిపి మహిళా నాయకులు రోజారాణి, చిన్నతల్లి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పద్మ, శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గంగవరం పోర్టు ఎంప్లాయిూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లొల్లి తాతారావు, వాసుపల్లి ఎల్లాజీ, గంటిపిల్లి అమ్మోరు, మాద అప్పారావు, పేర్ల నూకరాజు, కదిరి సత్యానందం, నొల్లి స్వామి, గంటిపిల్లి లక్ష్మయ్య, కొవిరి అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు మరమ్మతు చేపట్టాలని సిపిఎం సంతకాల సేకరణ

ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండలంలో అడ్డురోడ్డు నుండి నర్సీపట్నం వెళ్ళే ఆర్‌అండ్‌బి రోడ్డ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని సిపిఎం సంతకాల సేకరణ చేపట్టింది. గురువారం ఉదయం పెదగుమ్ములూరు శివారు నీలాద్రిపురం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యం అప్పలరాజు నేతృత్వంలోని వాహనదారుల నుండి సంతకాలు సేకరించారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ,ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంకు అడ్డురోడ్డు నుండి రోజు వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయన్నారు. అనునిత్యం ఆటోలు, బస్సులు, లారీలు, బైక్‌లు ఇతర వాహనాలు ప్రయాణించే ఈ మార్గం పెద్ద పెద్ద గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతుకుల రోడ్డు మూలంగా అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారన్నారు. ఎన్నిమార్లు ఈ ప్రభుత్వానికి మొర పెట్టినా ఫలితం శూన్యమన్నారు. సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టరుకు పంపుతామని, స్పందన లేకపోతే ఉద్యమరూపంలో కార్యాచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యం సత్యన్నారాయణ, యం.రాజేష్, జి డేవిడ్ రాజు, బి నాగేశ్వరరావు, వి.అప్పన్న, కె.గోవిందరావు, సి హెచ్ మాధవస్వామి, పి.రాజుబాబు, టి.రమేష్, జి రాజుబాబు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత

ప్రజాశక్తి-మాడుగుల: సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం పొంగలిపాక పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. అమ్మబడి, రైతు భరోసా ఆటో డ్రైవర్లకు చేయూత, ఈ బీసీ నేస్తం, అన్ని వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.ప్రస్తుతం గ్రామాలలో పేద ప్రజలు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి వైసిపి ప్రభుత్వం పథకాలే కారణమని పేర్కొన్నారు.పొంగలిపాక పంచాయతీ పరిధిలో పలు సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కాలువలు, రహదారుల నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

బాధితురాలికి స్నేహాంజలి సాయం

ప్రజాశక్తి-కొత్తకోట:సమాజంలో సాధ్యమైనంత వరకు కష్టాలలో ఉన్న నిరుపేదల్ని అదుకోవడమే తమ లక్ష్యమని స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ సభ్యులు పూడి నాగేష్, గాధం కామరాజు తదితరులు అన్నారు. రావికమతం మండలం కొత్తకోట మట్టా వీధికి చెందిన బోగాది నాగమణి కుటుంబానికి రూ 10 వేల నగదు సాయాన్ని గురువారం సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సదరు మహిళ నాగమణి గుండె జబ్బుతో బాధ పడుతుండగా ఆమె కుమారుడు వికలాంగుడు కావడంతో వీరి కుటుంబం పలు ఇబ్బందులు పడుతుందన్నారు. తమ సంస్థ తరుపున నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలను ఆదుకునే కార్యక్రమాలు చేపడతామని సంస్థ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు పూడి నల్లయ్య, బోగేష్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని నక్కపల్లి, వెదుళ్ళపాలెం, చినదొడ్డిగల్లు గ్రామాల్లో అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే బాబురావు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.48 లక్షల నిధులతో అంగన్వాడి కేంద్ర భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, మండల పరిషత్తు ఉపాధ్యక్షులు నానాజీ, ఈశ్వరరావు, సర్పంచ్‌లు, వైసీపీ నాయకులు పాపారావు, శీరం నరసింహమూర్తి, శేషారత్నం ,భార్గవ్, బాబురావు, తాతారావు పాల్గొన్నారు .

మొక్కల నాటివేత

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: గ్రీన్ మిలీనియం కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పండ్ల మొక్కలు నాటారు. స్వయం సహాయక సంఘ సభ్యులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లక్ష పండ్ల మొక్కలు నాటుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సర్ల రాజేశ్వరి, ఎంపీడీవో జయ మాధవి, ఉపాధి హామీ పథకం ఏపీవో నాని బాబు, వెలుగు ఏపిఎం పార్వతి బాయ్, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, యువజన నాయకుడు శేఖర్, వేములపూడి ఎంపీటీసీ వెంకటేష్ పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:నాతవరం మండలంలో శ్రీ సీతారామరాజు ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా గ్రంధి రవికుమార్, ఉపాధ్యక్షులుగా నందిక బుజ్జి, కార్యదర్శిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా కొండ్రపు లోవ, ట్రెజరరీగా బొత్స వెంకటరమణ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రవికుమార్ (రమేష్) మాట్లాడుతూ, ఫోటో, వీడియో గ్రాఫర్‌లను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో వివిధ గ్రామాల ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

తీర రక్షణకు ఏర్పాట్లు

ప్రజశక్తి-యస్ రాయవరం:తీరప్రాంత రక్షణలో తమవంతు పాత్రను పోషించేందుకు పోలీసులు కవాతును నిర్వహించారు. గడచిన రెండురోజులుగా మండలంలోని తీరప్రాంత గ్రామమైన రేవుపోలవరంలో నక్కపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణరావు నేతృత్వంలో స్థానిక పోలీసులు, మెరైన్ పోలీసులతో కలసి తీరప్రాంతంలో రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సాగర్ కవచ్‌లో భాగంగా తీర ప్రాంతంలో విధుల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు.

జల జీవన్ పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని మత్స్యకార గ్రామమైన రాజయ్యపేటలో గురువారం ఇంటింటికి కుళాయిలకు సంబంధించి జల జీవన్ మిషన్ పనులకు ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. వార్డు సభ్యులు మైలపల్లి మహేష్ బాబు జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించాలని కోరుతూ ఇటీవల అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు స్పందించి జల జీవన్ మిషన్ పనులు ప్రారంభానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మహేష్, వార్డు సభ్యులు పిక్కి కామేశ్వరరావు, మైలపల్లి మహేష్‌బాబు, నాయకులు పిక్కి సత్తియ్య, అప్పలరాజు, మైలపల్లి సూరిబాబు, పిక్కి పైడితల్లి, బోందలపు అప్పలరాజు, కోడ కాశీ రావు,కోత్వల కాశీ తదితరులు పాల్గొన్నారు .

జిఒ 301, 388 భూములకు కన్వేయన్స్ డీడ్ అమలు

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : జిఒ నెంబరు 301, 388ల ద్వారా క్రమబద్ధీకరణ పట్టాలు పొందిన భూములకు కన్వేయన్స్ డీడ్ ప్రక్రియ ప్రారంభంకానున్నట్టు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్ తెలియజేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిఒ నెంబరు 301, 388 ద్వారా అర్హులైన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ ప్రక్రియపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బిపిఎల్, ఎపిఎల్ కుటుంబాలకు నివాస గృహాల ద్వారా ప్రభుత్వ భూములలో అభ్యంతరం లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి, అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా, మార్కెట్ విలువ చెల్లింపుపై క్రమబద్ధీకరణ పట్టాలను గతంలో జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో జిఒ ఎంఎస్ నెంబర్ 388 కింద 8401 దరఖాస్తుల్లో 5890 కేసులకు క్రమబద్ధీకరణ పూర్తయిందని, 5890 కన్వేయన్స్ డీడ్‌లలో 3435 కేసులు 100 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని, వీటికి లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కేవలం వినియోగదారు రుసుము రూ.500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. వంద చదరపు గజాలపైనున్న 2455 లబ్ధిదారులు గతంలో చెల్లించిన క్రమబద్ధీకరణ ఖర్చుపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలని చెప్పారు. ఈ నెల 14 నుంచి టైమ్‌లైన్ షెడ్యూల్ ప్రకారం వార్డులలో లబ్ధిదారులకు అనుకూలంగా కన్వేయన్స్ డీడ్ అమలు చేస్తామన్నారు.

అదే విధంగా జిఒ నెంబర్ 301 ద్వారా 7441 దరఖాస్తులు అందాయని, వీటిలో 7228 మంది కేసులకు పూర్తిగా క్రమబద్ధీకరణ మొత్తం చెల్లించామని పేర్కొన్నారు. వీరందరికీ ఈ నెల 14 నుంచి కన్వేయన్స్ డీడ్ అమలు చేస్తామని అన్నారు. సంబంధిత మండల తహశీల్దార్లు కన్వేయన్స్ డీడ్‌లు అమలు చేస్తారని తెలిపారు. ఈ క్రమబద్ధీకరణ ద్వారా పొందిన టైటిల్ డీడ్ పట్టాలు పూర్తి అనుభవంతో రిజిస్ట్రేషన్ హక్కులు కలిగి ఉంటాయని అన్నారు. పూర్తి హక్కులతో అమ్మకం, తనఖా చేయవచ్చున్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎస్.శ్రీనివాస్‌మూర్తి, ఈ - సెక్షన్ సూపరింటెండెంట్ రామారావు పాల్గొన్నారు.

అమ్మ'ఒడి' చేరేనా..!

- డబ్బులు జమకాని తల్లులు ఎదురుచూపు
- 50 వేల మందికిపైగా ఆందోళన

ప్రజాశక్తి - అనకాపల్లి ప్రతినిధి : అమ్మఒడి పథకం కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాని తల్లులు జిల్లాలోని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఎప్పుడు జమవుతాయో తెలీని వారంతా తమ పరిధిలోని వాలంటీర్ల దగ్గరకు వెళ్తున్నారు. డబ్బులు జమచేసే గడువు సమీపించడంతో పడతాయో, లేదోనని ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత నెల 28న బటన్ నొక్కినప్పటి నుంచి తల్లులు 'అమ్మఒడి' కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. డబ్బులు జమైతై ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు ఫీజులు కడతామనుకున్నారు.. కానీ గురువారం నాటికి జిల్లాలో 50 వేల మందికిపైగా తల్లుల ఖాతాలో డబ్బులు జమకాలేదు. జిల్లాలో అమ్మఒడి నాలుగో ఏడాదిలో 1,50,870 మంది విద్యార్థులకు రూ.226.30 కోట్లు మంజూరైంది. గురువారం నాటికి 90 వేల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని సమాచారం. అమ్మఒడి కింద తల్లుల ఖాతాల్లో వేయాల్సిన రూ.15 వేలకుగానూ పాఠశాల నిర్వహణకు రెండు వేల రూపాయలు కోత విధించి రూ.13 వేలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ సొమ్ము 16లోగా జమకాకపోతే ఇక రాదన్న ఆందోళన ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది.

అనకాపల్లి మండలం తుమ్మపాల జిల్లా పరిషత్ పాఠశాలలో 583 మంది విద్యార్థులకుగానూ 22 మందికి మినహా మిగిలిన వారి తల్లుల ఖాతాలో రూ.13 వేలు చొప్పున జమైంది. కశింకోట మండలం బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాలలోని 29 మంది విద్యార్థులకు ఏడుగురు తల్లుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. తరగతి మినహా విద్యార్థుల డేటాలో మార్పులేనప్పటికీ సాంకేతిక సమస్యలు వల్ల డబ్బులు పడలేదని వాలంటీర్లు చెబుతుండడంతో తల్లులు కలవరపాటుకు గురవుతున్నారు. అమ్మఒడి డబ్బులు జమ సమాచారం సంబంధిత జిల్లా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం

రక్తహీనతపై అవగాహనకు బస్సుయాత్ర

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : గత సంవత్సరం దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో 'నా నా ఎనీమియా బస్సు యాత్ర'ను విజయవంతంగా చేపట్టిన పీ అండ్ హెల్త్ ఫాగ్సి సహకారంతో 'నా నా ఎనీమియా బస్సు యాత్ర 2.0'ను గురువారం విశాఖపట్నం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రాక్టర్ అండ్ గాంబుల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిళింద్ థాటే, ఫాగ్సి ప్రెసిడెంట్ డాక్టర్ హృషికేశ్ పాయ్, సినీ నటి ప్రణిత సుబాష్ కలిసి బీచ్‌రోడ్‌లోని నోవాటెల్ వద్ద ప్రారంభించారు. రక్తహీనతపై అవగాహన కల్పించే ఈ యాత్ర బెంగళూరులో ముగుస్తుందని అన్నారు.

విశాఖ.. రాజకీయ కాక

పంచకర్ల రాజీనామా వైసిపి ఊహించిందేనా..
ఇంకా పలువురు నేతలు క్యూ కడుతున్నారా ?
అధికార పార్టీకి అధ్యక్షుల కొరత !

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో



రాజీనామా పత్రాన్ని చూపుతున్న పంచకర్ల రమేష్ బాబు

విశాఖ జిల్లా వైసిపిలో పంచకర్ల వేరు కుంపటితో రాజకీయ కాక మొదలైంది. అయితే రాజకీయ పార్టీల్లో నాయకులు అటూ ఇటూ మారడం సర్వసాధారణమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు కరువయ్యే పరిస్థితి విశాఖ జిల్లాలోనే కనిపిస్తోంది. అధికారం ఉంటేనే ఏ పదవికైనా అలంకారం. అది లేనప్పుడు ఎంతటి బాధ్యత చేతిలో ఉంటే ఏమిటి ? అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వైసిపి విశాఖ జిల్లా అధ్యక్ష పీఠానికి ఆరు నెలల క్రితం అధ్యక్షునిగా ఎన్నికైన పంచకర్ల రమేష్‌బాబు తాజాగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ విశాఖ జిల్లా నేతల్లో కలకలం మొదలైంది. అధ్యక్షుడు పార్టీ పదవికి, సభ్యత్వానికి ఒకేసారి రాజీనామా చేశాడంటే ఏదో ఒకటి ఆశించి జరిగి ఉండొచ్చున్నది ఇట్టే చెప్పొచ్చు. లేదంటే వేరే పార్టీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చి ఉంటుందన్నది ఊహించదగినదే. పంచకర్ల రమేష్‌బాబు వ్యవహారంలో బహుశా పై రెండింటిలో రెండూ లేదంటే ఏదో ఒకటి అయి ఉంటుందంటూ పార్టీ శ్రేణులు సర్దుకుంటున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి ఏనాడైనా పంచకర్ల తప్పుకునే అవకాశాలున్నాయన్న చర్చ కొంతకాలంగా నడుస్తూ వస్తోంది.

అసలేం జరిగింది?

పంచకర్ల రమేష్ బాబు గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఎంఎల్‌ఎగా గెలిచారు. సీనియర్ రాజనీయ నేతగా పంచకర్లకు గుర్తింపు ఉంది. వైసిపి 2019లో పెద్ద ఊపుతో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో పార్టీ పగ్గాలను అధిష్టానం అప్పగించింది. అప్పటికే పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఆ బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించి పంచకర్లకు పట్టం కట్టింది. అప్పట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి పంచకర్లకు భరోసా దొరికింది. పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 2024 ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమన్న ఆసక్తిని పంచకర్ల వ్యక్తం చేయడంతో హామీ కూడా లభించినట్లు భోగట్టా. ఈ క్రమంలోనే ఆయన వైసిపి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. క్రియాశీలకంగా కార్యక్రమాలేవీ పెద్దగా నిర్వహించకపోయినా ప్రెస్‌మీట్లకే పరిమితం అయ్యారన్నది ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. మరోపక్క అధిష్టానాన్ని కలిసి నియోజకవర్గాల్లో దిగువ శ్రేణి నాయకుల సమస్యలు చెప్పాలనుకున్నా పెద్ద నాయకులు ఆ అవకాశం ఇవ్వలేదంటూ గురువారం విశాఖ నగరంలోని మేఘాలయా హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వయంగా పంచకర్ల వెల్లడించడం విశేషం.

వైవి ప్రకటనలతో భవిష్యత్‌కు భరోసాపై పంచకర్ల మథనం

ఇటీవలే వైసిపి అగ్రనేత వైవి.సుబ్బారెడ్డి పెందుర్తి సభలో స్థానిక ఎంఎల్‌ఎ ఆదీప్‌రాజును చూపిస్తూ 'ఈయన్ను మీరే ఎంఎల్‌ఎగా అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలి' అంటూ సభా వేదికగా వెల్లడించారు. భీమిలిలో జరిగిన సభలో స్థానిక ఎంఎల్‌ఎ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సంబంధించి కూడా ప్రజలనుద్దేశించి ఇలాంటి ప్రకటన చేశారు. ముఖ్యంగా పెందుర్తి టికెట్ ఆశిస్తున్న పంచకర్ల.. అదీప్‌రాజ్‌కు అనుకూలంగా చేసిన ప్రకటనను జీర్ణించుకోలేకపోవడం కనిపిస్తోంది. ఎందుకంటే గడచిన మూడేళ్లలో ఆదీప్‌రాజు పట్ల నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం కావడంతో, పలు సర్వేలు కూడా ఇదే తెలియజేయడంతో తనకు టికెట్ గ్యారెంటీ అని పంచకర్ల ఊహించారు. కానీ త్రాసు తిరగబడింది. వైసిపికి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ 'పంచకర్లకు బాధ్యతలు అప్పగించినప్పుడే ఏదో ఒక నాడు బయటకు వెళతారు' అని అంచనా వేశామంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇంకా క్యూ కడుతున్నారా ?

కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎలు వైసిపి నుంచి పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. ప్రోటోకాల్ ఉన్న పంచకర్ల తొలుత బయటపడ్డారని, ఏ బాధ్యతలూ, పదవులూ లేని ఇంకొంతమంది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బయటకొచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. వీరిలో కొద్దిమంది ఎంఎల్‌ఎలు కూడా ఉండే అవకాశం ఉందన్నది భోగట్టా ! జనసేన నుంచి పెందుర్తి టికెట్ పంచకర్లకే ఆఫర్ ఉందన్న చర్చ కూడా విశాఖ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో తన భవిష్యత్ ప్రయాణం ఏమిటన్నది పంచకర్లే స్వయంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

స్టీల్‌ప్లాంట్ రక్షణకు ఐక్య పోరాటం

ప్రజాశక్తి - కలెక్టరేట్ : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ నిర్వహిస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అన్ని కార్మిక, ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఉమ్మడిగా ఉద్యమం చేపడతామని హెచ్‌పిసిఎల్ మల్కాపురం జోన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఉపాధ్యక్షులు ఎస్.వాసు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు గురువారానికి 833వ రోజుకు చేరాయి. దీక్షల్లో హెచ్‌పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే తలెత్తే నష్టంపై మున్ముందు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షల్లో కూర్చున్న వారిలో జి.గణేష్, ఎస్.ఏసుబాబు, ఎస్.నాగేశ్వరరావు ఉన్నారు.



ఫిర్యాదు చేసేందుకు విశాఖ రేంజ్ డిఐజి కార్యాలయానికి వచ్చిన బాధితుడు

'నా భార్యను విడిపించరూ..'

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో

స్వయంగా సొంత బావ చేసిన ఘాతుకం ఇది. మాటల కందని క్రౌర్యం. తన భార్యను ఏడాదిగా తన వద్దనే ఉంచుకుంటూ 'నీ దిక్కున్నచోట చెప్పుకో... అధికార పార్టీ నాయకులంతా నాకు తెలుసు...పోలీసులు సైతం ఏమీ పీకలేరు' అంటూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రబద్ధుడి వ్యవహారం ఇది. సొంత బామ్మరిది భార్యను ఏడాది కాలంగా అపహరించుకుని పోవడమేగాక తిరిగి బెదిరింపులకు దిగుతున్నాడంటూ తననూ, తన ఇద్దరు పిల్లలనూ, తల్లినీ సదరు వ్యక్తి వేధిస్తున్న వైనంపై ఓ గిరిజనుడు కుటుంబంతో కలిసి వచ్చి విశాఖపట్నం రేంజ్ డిఐజిని గురువారం కలిసి తమ గోడు వెళ్లదీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం గుంటసీమ గ్రామానికి చెందిన ఆర్జి ప్రకాష్‌రావు తన ఇద్దరు పిల్లలు, తల్లితో కలసి గురువారం విశాఖ రేంజ్ డిఐజిని కలిసి తన బావ చేసిన ఘాతుకంపై చర్య తీసుకుని అతని చెరలో ఏడాది కాలంగా ఉన్న తన భార్యను విడిపించి పిల్లలకు, తనకు న్యాయం చేయాలని అర్థించాడు. తన భార్య అనూష్‌కుమారి డుంబ్రిగుడ మండలం కూండ్రూం పంచాయతీ సరాయి గ్రామానికి చెందిన వారని, పదేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నానని ప్రకాష్‌రావు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్న సమయంలో తన భార్య తల్లిదండ్రులు ఏడాది క్రితం ఇంటికొచ్చి తనపై దాడిచేసి భార్యను, పిల్లలను, ఇంట్లో విలువైన వస్తువులను తీసుకుని వెళ్లిపోయారని పేర్కొన్నాడు. తర్వాత పిల్లల కోసం తాను వెళ్లగా పిల్లలను తనకు వదిలేసి భార్యను మాత్రం ఎక్కడ పెట్టారో నెలల తరబడి తనకు చెప్పలేదన్నారు. దీంతో తాను మానసికంగా ఆవేదనకు గురై విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స తీసుకున్నానని ఫిర్యాదులో ప్రకాష్‌రావు వెల్లడించారు. తర్వాత ఆలస్యంగా గ్రామస్తుల ద్వారా అసలు విషయం తెలిసిందన్నారు. సాగర గ్రామంలో తన సొంత బావ కూడా పాపారావు వద్దే భార్య ఉన్నట్టు పలువురు తెలియజేసారన్నారు. ఈ విషయమై డుంబ్రిగుడ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదని, జిల్లా ఎస్పీని కలిసినా లాభం లేకపోయిందని ఈ సందర్భంగా మీడియా వద్ద గురువారం అర్జీదారుడు ఆవేదన చెందాడు. తాను భార్యకోసం వెతుకుతున్నానని తెలుసుకున్న తన బావ తన కుటుంబాన్ని హతమార్చుతానని ఇతరులతో చెబుతున్నాడని, తమ కుటుంబానికి పాపారావు వల్ల ప్రాణ హాని ఉందని, తక్షణం డిఐజి జోక్యం చేసుకుని తన భార్యను విడిపించి కుటుంబాన్ని రక్షించాలని అర్థించాడు.

వాలంటీర్లపై ఎమ్మెల్యేకు నమ్మకం లేదు

ప్రజాశక్తి-కొయ్యూరు

గ్రామ వాలంటీర్లపై వైసిపి ప్రజాప్రతినిధులుకు, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మికి నమ్మకం లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గూడెపు లక్ష్మణరావు అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందుతాయన్నాయా లేదా అని ప్రజలను అడగడం ద్వారా వాలంటీర్లను సంకించడం వారిని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులకు తగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.